క్లుప్తంగా

సెబ్ సీఐగా రఘునాథ్‌రెడ్డి



డోన్ రూరల్ : పట్టణంలోని సెబ్ కార్యాలయంలో మంగళవారం సీఐగా రఘునాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయన రాయదుర్గం నుండి డోన్‌కి వచ్చారు. నాటు సారా, అక్రమమద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


నాగవేణికి చెక్కు అందజేస్తున్న ఎంపీపీ

డోన్ : సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్థానిక స్వగృహంలో మండలంలోని ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన వన్నెపోగు కాశీం భార్య నాగవేణికి మంగళవారం రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేశారు. అదేవిధంగా పట్టణానికి చెందిన సాధనగిరి వెంకటరామయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.2.40లక్షల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, ఎర్రగుంట్ల గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు రాణా నాయుడు, రాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ను కలిసిన సీఐ


జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డికి బొకే అందజేస్తున్న సీఐ గోపీనాథ్‌రెడ్డి

కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల సీఐగా బాధ్యతలు స్వీకరించిన గోపీనాథ్‌రెడ్డి మంగళవారం స్థానిక కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్ నేపథ్యంలో మొదటి సీఐగా వచ్చిన గోపీనాథ్ రెడ్డిని జెడ్పీ చైర్మన్ అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణారెడ్డి, నందిపాడు సర్పంచ్ గుర్విరెడ్డి, నాయకులు కామిని తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగర పంచాయతీ చైర్మన్‌కు పితృ వియోగం


తండ్రి నేత్రాలు దానం చేస్తున్న చలంరెడ్డి, కుటుంబ సభ్యులు

బేతంచెర్ల: బేతంచెర్ల నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి తండ్రి చెన్నారెడ్డి గారి పెద్ద లక్ష్మిరెడ్డి(78)మంగళవారం మృతి చెందారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరక్టర్ బాబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ తిరుమలేశ్వర్‌రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, చందురెడ్డి, గూని నాగరాజు, దస్తగిరి, వెంకటేశ్వర్‌రెడ్డి, సంక్షేమ సంఘం నాయకులు, ముస్లింలు, పారిశ్రామిక వేత్తలు లక్ష్మిరెడ్డి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ్ముడు కార్తీక్ రెడ్డితో కలిసి చలం రెడ్డి... తండ్రి నేత్రాలను బేతంచెర్ల లైఫ్ యువనేత్ర సమితి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని ఎల్‌వీటీ ఐ హాస్పటల్ వైద్యులకు అందజేశారు.

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం ఆపాలి


ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తున్న గ్రామస్తులు

డోన్ టౌన్ : పట్టణ సమీపంలోని వెంకటనాయునిపల్లె రోడ్డులో నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాలను ఆపాలని కోరుతూ ఆర్డీఓ మహేశ్వరరెడ్డికి ఆవులదొడ్డి సర్పంచ్ మద్దిలేటి, వెంకటనాయునిపల్లె, కామగానికుంట్ల ఎంపీటీసీలు జానకిరాముడు, చల్లా పార్వతమ్మ, గ్రామ ప్రజలు మంగళవారం వినతి పత్రం అందజేసారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వలన దాదాపు 15 గ్రామాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వారు ఆర్డీఓకు విన్నవించారు. విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.

శతాధిక వృద్ధుడి మృతి

బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీలో నివాసం ఉండే పిట్టల పీరాం సాహెబ్ గారి మహమ్మద్ హుస్సేన్ (104) మంగళవారం తెల్లవారుజామున సహజ మరణం పొందారు. ఆయన మృతి పట్ల బంధువులు, ముస్లిం సోదరులు, కాలనీవాసులు సంతాపం తెలిపారు.

- అందుబాటులోకి ఫంక్షన్ హాల్స్
- శుభకార్యాలకు తొలగిన ఇబ్బందులు
- హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం సోదరులు

షాదీఖానాలు కళకళ!


డోన్: రూ.50లక్షలతో పునర్నిర్మించిన చాందినీ ఫంక్షన్ హాల్


ప్యాపిలి: రూ. 30 లక్షలతో పునర్నిర్మించిన షాదీఖానా


బేతంచెర్ల : రూ. 20 లక్షంలో పునర్నిర్మించిన షాదీఖానా

డోన్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమాన ప్రాధన్యతనిస్తుంది. అన్నివర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పాలన సాగిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఇందులో భాగంగా ఏళ్లతరబడి నెలకొన్న షాదీఖానాల పునిర్నిర్మాణాకి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కనీసం మరమ్మతులకు నోచుకోని షాదీఖానాల పునిర్నిర్మాణానికి మంత్రి బుగ్గన నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు మంజూరైన రూ. కోటితో నియోజకర్గ కేంద్రం డోన్‌తోపాటు, బేతంచెర్ల, ప్యాపిలిలో షాదీఖానాల పునర్నిర్మాణం పూర్తయ్యాయి. దీంతో మూడు దశాబ్దాల ముస్లిం సోదరుల కల నెరవేరింది. గతంలో అధికారులు, పాలకుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ముస్లిం శుభకార్యాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముస్లిం పెద్దలు, వైఎస్సార్‌సీపీ నాయకులు విషయాన్ని మంత్రి బుగ్గన దృష్టికి తీసుకెళ్లిడంతో వెంటనే స్పందించారు. ఈ మేరకు మంత్రి బుగ్గన నిధులు మంజూరు చేయించడంతో నేడు షాదీఖానాలు కళకళలాడుతున్నాయి. ఏళ్లతరబడి నెలకొన్న సమస్య తీరడంతో ముస్లింలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రి బుగ్గనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.



సకల వసతులతో చాందినీ షాదీఖానా

డోన్‌లోని చాందినీ ఫంక్షన్ హాల్ శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో మంత్రి బుగ్గన ప్రత్యేక చొరవతో రూ. 50 లక్షలు మంజూరు చేయించారు. దీంతో సకల వసతులతో చాందినీ షాదీఖానాను సుందరంగా తీర్చిదిద్దారు. సువిశాల సమావేశ మందిరం , వివాహ వేదిక ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించడమే కాక షాదీఖానా చుట్టూ మొక్కలు నాటడంతో ఆకర్షణగా నిలిచింది. షాదీఖానను జనవరి 26వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సకల వసతులతో ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడంతో ముస్లింలు మంత్రి బుగ్గనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

జలదుర్గంలో రూ. కోటితో షాదీఖానా

ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గంలో షాదీఖానా నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. గతంలోనే షాదీఖానా మంజూరైనప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. విషయాన్ని ముస్లిం పెద్దలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిండంతో నిధులు మంజూరు చేయించారు. రూ. కోటితో చేపట్టిన షాదీఖానా నిర్మాణం చివరి దశ పనులు సాగుతున్నాయి. ఏళ్లతరబడి కల నెరవేరుతుండడడంతో జలదుర్గం మండల ముస్లింలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి బుగ్గన సాయం మరువం



దాదాపు ముప్పైఏళ్ల క్రితం నిర్మించిన షాదీఖానా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ముస్లిం మైనార్టీలు శుభకార్యాలు చేసుకునేందుకు ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. సమస్యను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిగా వెంటనే స్పందించి రూ.50లక్షలను మంజూరు చేయించారు. పునర్నిర్మాణంతో ఎంతో సందరంగా మారింది. మంత్రి బుగ్గన సాయం మరువం.

– దస్తగిరి, షాధిఖానా కమిటీ అధ్యక్షులు, డోన్.

షాదీఖానా అద్భుతంగా ఉంది



రూ.50లక్షలతో పునర్నిర్మించిన షాధిఖానా అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ముస్లింల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అష్టకష్టాలు పడ్డాం. ప్రస్తుతం నిరుపేద ముస్లింల కుటుంబ సభ్యుల వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. సీఎం జగనన్న, మంత్రి బుగ్గనకు కృతజ్ఞతలు.

– షాదీఖానా రాజు, ముస్లిం మైనార్టీ నాయకులు, డోన్.

చాలా ఇబ్బందులు పడ్డాం



శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పేద ముస్లింలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకు అద్దెలు చెల్లింపులు భారంగా ఉండేవి. ఆర్థిక స్థోమత లేని నిరుపేద ముస్లింలకు ఫంక్షన్ హాళ్లు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన షాదీకానాను మొత్తం రూ. 50 లక్షలు వెచ్చించి పునర్నిర్మించడం సంతోషంకరం. మంత్రి బుగ్గన సాయం ఎప్పటికీ మరువం.

– రబ్బాని, ముస్లిం మైనార్టీ నాయకుడు, డోన్.

నేడు డయల్ యువర్ డీఎం

డోన్ టౌన్ : ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రజలు వారి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు 9959225795 నంబర్‌కు తెలుపాలని సూచించారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

కొలిమిగుండ్ల: రోడ్డు ప్రమాదాలు, భద్రతపై తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంకిరెడ్డిపల్లె, పెట్నికోట, కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలల్లో కళాజాత బృందం సభ్యులు నృత్యాలు,పాటల రూపంలో రోడ్డు ప్రమాదాలు,భద్రతా నియమాలను వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు,ఉపాధ్యాయులు, అల్ట్రాటెక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

తుమ్మలపెంటలో డ్రైనేజీ పనులు

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని తుమ్మలపెంటలో వైఎస్సార్‌సీపీ నాయకుడు తోట మల్లేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులను మంగళవారం ప్రారంభించారు. గ్రామంలో ఇటీవలనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తికావడంతో ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో రెండు కాలనీల్లో 700 మీటర్లకు పైగానే డ్రేనేజీ పనులు వేగవంతంగా నిర్మిస్తున్నారు. గ్రామానికి రూ.20 లక్షలు నిధులు మంజూరు చేయించి డ్రైనేజీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ గోకుల్ లక్ష్మి

ప్యాపిలి: వేసవి ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని జెడ్పీటీసీ సభ్యులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ గోకుల్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు సమర్పించారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాలని సూచించారు. నీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరత లేదని, సమస్య వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీడీఓ సాయి మనోహర్ మాట్లాడుతూ నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్న గ్రామాల వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తనకు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుంటే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొన్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజా రూపారాణి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రసూల్, ఈఓఆర్డీ బాలకృష్ణుడు, డీటీ మారుతి, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు ప్రభాకర్ రెడ్డి, ఇజ్రాయేలు, వైద్యాధికారిణి వాణిశ్రీ, వ్యవసాయాధికారి రాజేశ్, ఎంఈఓ వెంకటేశ్ నాయక్, ఏపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు



సమావేశంలో మాట్లాడుతున్న సీఐ అస్రత్‌బాషా

డోన్ రూరల్ : ఎటువంటి అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ అస్రత్‌బాషా హెచ్చరించారు. మండల పరిధిలోని ఆవుదొడ్డిలో మంగళవారం సీఐ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో సమావేశమైన సీఐ త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రాజకీయ కక్షలు పెంచుకోకూడదని, గెలుపు ఓటమీలను సామానంగా తీసుకోవాలని తెలిపారు. మహిళలు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరంలేదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉల్చాల మద్దిలేటి, రూరల్ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు పట్టుదలతో చదవాలి


ప్రశంసా పత్రం అందజేస్తున్న కాటసాని ఓబులరెడ్డి

బనగానపల్లె రూరల్ : ఇంటర్ విద్యార్థులు కష్టపడి పట్టుదలతో చదవాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు యువనేత కాటసాని ఓబులరెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ షాలేహ బేగం ఆధ్వర్యంలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాటసాని ఓబులరెడ్డి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యనిస్తుందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులను కాటసాని ఓబులరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో డీఐఈఓ సునీతదేవి, జిల్లా ఇంటర్మీయట్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ శంకర్‌నాయక్, కళాశాల అధ్యాపకులు వీరన్న, కిశోర్ కుమార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ల విడుదల


పోస్టర్లను విడుదల చేస్తున్న నోడల్ ఆఫీసర్

కోవెలకుంట్ల: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యామిలీ డాక్టర్ల నోడల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి సూచించారు.మంగళవారం మండలంలోని రేవనూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ నెల 9వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్, సూపర్‌వైజర్లు గిరిజ, ప్రభావతి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సన్మానం


ఫజుల్ రహిమాన్‌ను సన్మానిస్తున్న దృశ్యం

ప్యాపిలి: సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్యాపిలి నుంచి మైదుకూకు బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎంపీడీఓ సాయి మనోహర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, ఎంపీపీ గోకుల్ లక్ష్మి, వివిధ శాఖల అధికారులు ఫజుల్ రహిమాన్ సేవలను కొనియాడారు. అనంతరం ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు సీమ సుధాకర్ రెడ్డి, మస్తాన్ ఖాన్, మత్తు బాబాసాహెబ్ పాల్గొన్నారు.

శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం


జోసెఫ్ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న వైద్యులు

డోన్ టౌన్ : శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణలు మానవుల మనుగడకు ఎంతో దోహదపడుతున్నాయని, వారి సేవలు చిర స్మరణీయం అని ప్రభుత్వ వైద్యశాల సూపరిటెండెంట్ డాక్టర్ మహ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త మమ్మద్‌రఫీ అన్నారు. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే ఆక్సిజన్‌ను కృతిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్టీలీ వర్ధంతిని పురష్కరించుకొని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఆయన చిత్ర పటానికి వైద్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు కళ్యాణ్‌బాబు, రాజశేఖర్, సుకుమార్, యమునాకుమారీ, జార్జ్, నర్సింగ్ సూపరింటెండెంట్ నాగరాణి, సిబ్బంది కవిత, గీత తదితరులు పాల్గొన్నారు.

మద్దిలేటి స్వామికి బంగారం బహూకరణ

బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి వారి పాదాల కోసం కర్నూలు పట్టణం శేషాద్రి నగర్‌కు చెందిన కొడితం లక్ష్మయ్య కొడుకు శ్రీనివాసులు వంద గ్రాముల బంగారం ఈఓ పాండు రంగారెడ్డి, చైర్మన్ రామచంద్రుడుకు మంగళవారం అందజేశారు. 2007లో స్వామి వారి బంగారు పాదాల కోసం 202 గ్రాముల బంగారం ఈ భక్తులు అందజేశారని, పాదాలను పునరుద్ధరించడానికి అదనంగా 100 గ్రాముల బంగారం అందజేసినట్లు ఈఓ పాండు రంగారెడ్డి తెలిపారు. స్వామి అమ్మవారి ప్రత్యేక పూజల అనంతరం దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించారు.

మద్యం బాటిళ్లు స్వాధీనం

కోవెలకుంట్ల: స్థానిక ఎల్‌ఎం కాంపౌండ్‌లో బెల్ట్ షాపు నిర్వాహకురాలి నుంచి మంగళవారం మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. కాలనీకి చెందిన అచ్చెమ్మ మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడి చేశామన్నారు. ఆమె నుంచి పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె సమీపంలోని విండ్‌వరల్డ్ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కనకాద్రిపల్లెకు చెందిన రమణారెడ్డి పని నిమిత్తం బైక్‌పై అంకిరెడ్డిపల్లెకు వెళ్లి స్వగ్రామానికి బయలు దేరాడు. సబ్‌స్టేషన్ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రమణారెడ్డికి తీవ్రగాయాలు కాగా వెనుక కూర్చున్న శంకర్ రెడ్డి స్వల్పగాయాలతో బయట పడ్డాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది. సీఐ గోపీనాథ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

14న సామూహిక అక్షరాభ్యాసం

కోవెలకుంట్ల: పట్టణంలోని సరస్వతీనగర్‌లో వెలసిన పసన్నభారతీమాత ఆలయంలో వసంత పంచమిని పురష్కరించుకుని ఈ నెల 14న చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చే సినట్లు ఆలయ అర్చకుడు చంద్రశేఖర శర్మ తెలిపారు. వసంత పంచమి రోజున ఆలయంలో మూల విగ్రహమూర్తికి క్షీరాభిషేకం, అమ్మవారికి షోడశోపచార పూజ, ఉత్సవ విగ్రహం ఊరేగింపు, లలిత సహస్రనామ, ఖడ్గమాల, దేవి సూక్తములతో కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఉంటుందన్నారు. అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ నెల 10వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

శాశ్వత అభివృద్ధికే అధిక ప్రాధాన్యత


మండల పరిషత్ సమావేశ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు

ప్యాపిలి: గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జెడ్పీటీసీ సభ్యులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, ఎంపీపీ గోకుల్ లక్ష్మి, మార్కెట్‌యార్డు చైర్మన్ రాజా నారాయణమూర్తి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం వారు ప్యాపిలిలో ఎంపీడీఓ కార్యాలయంలో రూ. 26 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ సమావేశ భవనం, రూ. 25 లక్షలతో నిర్మించిన సచివాలయం, ప్యాపిలి, కలచట్ల గ్రామాల్లో రూ. 44 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి మనోహర్, వైస్ ఎంపీపీ రాజా రూపారాణి, ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొండయ్య, సోమశేఖర్, సీబిల్లి రంగన్న, నిజాం, రామ్మూర్తి, జయరామయ్య, నాగరాజు, బాలాంజి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి


జ్యూస్‌ల తయారీపై శిక్షణ ఇస్తున్న సైంటిస్ట్ విజయశ్రీ

డోన్ : మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పాలకవర్గ సభ్యురాలు సప్తశైల సుమిత్ర రాజేష్ అన్నారు. పట్టణంలోని జాడీల ఫ్యాక్టరీలో హెల్ప్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సిలర్ మేకల విమల అధ్యక్షతన మంగళవారం ప్రాసెస్ వేల్యూ అడిషన్ ఆఫ్ ఫ్రూట్స్ గువ్వా టోఫీస్, ఆసిడ్‌లైన స్క్వాష్ ఫ్రూట్ జ్యూస్ ప్రో బయోటిక్ బెవేజెస్ తయారీలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమిత్ర రాజేష్ మాట్లాడుతూ ఈ వేసవిలో జ్యూష్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటే మహిళలు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందన్నారు. జ్యూస్ తయారీలో విజయవాడకు చెందిన సైంటిస్ట్ విజయశ్రీ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్నర్‌వీల్‌క్లబ్ ఫౌండర్ రాజా సుజాత, అధ్యక్షురాలు షాలిని ప్రకాష్, సభ్యురాళ్లు ముడియాల శైలజ, మద్దమ్మ, శకుంతల తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి


ఓవర్ హెడ్ ట్యాంకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీపీ, గ్రామ సర్పంచ్

బేతంచెర్ల: ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, జెడ్పీటీసీ శివలక్ష్మి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరక్టర్ బాబుల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్లు ముర్తుజావలి, ఖాజా హుసేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముద్దవరంలో ఏఓ కిరణ్ కుమార్, ఎంపీడీఓ రవి చంద్ర, సర్పంచ్ తిమ్మయ్య, ఎంపీటీసీ మధు, నాయకుడు బుగ్గన కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఓవర్ హెడ్ ట్యాంక్, మహిళల సామూహిక మరుగుదొడ్డి, మజారా గ్రామమైన వీరాయపల్లె గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రత్యేక చొరవతో మంజూరైన రూ. 351 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం కింద ఇంటింటికీ త్వరలో శుద్ధమైన నీరు అందజేస్తామన్నారు. ప్రజల వద్దకే పాలన కొనసాగించేందుకు మరోమారు వైఎస్సార్‌సీపీని ఆశీర్వాదించాలని వారు కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి నాయక్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ తిరుమలేశ్వర్‌రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, చందురెడ్డి, గూని నాగరాజు, కాంతరెడ్డి, తిమ్మగురుడు, బ్రహ్మయ్యఆచారి, తిమ్మరాజు, వేణుగోపాల్ గౌడు, జయరాముడు, రాధాకృష్ణ, మద్దయ్య పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రోత్సాహం

కోవెలకుంట్ల: ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని ఉద్యానవనశాఖ అధికారి రఘువరన్ అన్నారు. మంగళవారం కోవెలకుంట్ల మండలం బిజనవేముల గ్రామంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు 57, హెక్టార్లుకు 147 మొక్కల చొప్పున నాటుకోవాలన్నారు. హెక్టారుకు రూ. 5,250, అంతర పంటల సాగుకు రూ. 5.250 చొప్పున సబ్సిడీ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నిరంజన్, ఏఈఓ వెంకటేశ్వరరెడ్డి, రైతు భరోసా కేంద్ర సిబ్బంది మనోజ్‌కుమార్, ఉసేనయ్య, పతంజలి ఫుడ్ లిమిటెడ్ ఫీల్డ్ ఆఫీసర్ సూర్యతేజ, రైతులు పాల్గొన్నారు.

రోడ్డు నిబంధనలు పాటించాలి


కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్‌టీఓ క్రాంతికుమార్

డోన్ రూరల్ : ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఆర్‌టీఓ క్రాంతికుమార్ సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో రోడ్డు భద్రతపై ప్రజలకు ఆర్టీఓ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ హవర్‌లో ఆసుపత్రికి చేర్పించిన వారికి పోత్సాహక బహుమతి అందించడం జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హనీఫ్, డాక్టర్‌లు సుకుమార్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

సురక్ష వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

బనగానపల్లె రూరల్ : మండలంలోని తమ్మడపల్లె గ్రామంలో ఎంపీడీఓ శివ రామయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 513 మందికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశామని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకరుడు తెలిపారు. అవసరం మేరకు ఉచితంగా మందులు అందజేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, డాక్టర్ జగదీష్, ఎంపీహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎంలు,ఆశా వర్కర్లు వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.